సాక్షి
శ్రీకాకుళం

ఆదివారం । 23 । ఏప్రిల్ । 2023

I



చందనసేవకు వేళాయె

సింహాద్రి అప్పన్న చందనోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 4 గంటల నుంచి సర్వ దర్శనాలు ప్రారంభమవుతాయి.

- IIలో



అన్యాయం చేస్తారా?

తల్లిదండ్రుల నమ్మకాన్ని ఉపాధ్యాయులు వమ్ము చేయడం సరికాదని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్‌ప్రకాష్ మండిపడ్డారు.

- IIలో

శ్రీకాకుళం జిల్లా ఉష్ణోగ్రతలు

మండలం	గరిష్ఠం	కనిష్ఠం
ఆమదాలవలస	37°	24°
ఇచ్ఛాపురం	37°	25°
పాతపట్నం	36°	24°
శ్రీకాకుళం	38°	24°

న్యూస్‌రీల్

24న ఎస్టీ కమిషన్ చైర్మన్ రాక

శ్రీకాకుళం: రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభా రవిబాబు ఈ నెల 24న జిల్లా పర్యటనకు వస్తున్నారని కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ముందుగా విశాఖ నుంచి బయలుదేరి ఎచ్చెర్ల అంబేడ్కర్ విశ్వవిద్యాలయానికి చేరుకుంటారని, మధ్యాహ్నం 3 గంటల నుంచి కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని పేర్కొన్నారు.

గంగానది పుష్కరాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు



బ్రోచర్‌ను ఆవిష్కరిస్తున్న అధికారులు

శ్రీకాకుళం అర్బన్: పవిత్ర గంగానది పుష్కరాలకు వెళ్లే భక్తుల కోసం ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సు నడుపుతున్నట్లు శ్రీకాకుళం రెండో డిపో మేనేజర్ కె.ఎస్.ఆర్.శర్మ తెలిపారు. ఈ మేరకు శనివారం డిపో కార్యాలయంలో బ్రోచర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్కరాలు ఏప్రిల్ 22న ప్రారంభమై మే 3తో ముగుస్తాయని చెప్పారు. ఈ నేపథ్యంలో పుష్కరాలకు ప్రత్యేక బస్సులు నడపాలని ప్రజా రవాణా శాఖ నిర్ణయించిందన్నారు. 27న శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఉదయం 6 గంటలకు బస్సు బయలుదేరి నేరుగా వారణాశి వెళ్లి తిరిగి మే 1న శ్రీకాకుళం (5 రోజులు) వచ్చేలా యాత్రను రూపొందించినట్లు వివరించారు. సూపర్‌లగ్జరీ బస్సుకు రూ. 4,800, అల్ట్రా డీలక్స్ బస్సుకు రూ.4,700గా చార్జీ నిర్ణయించినట్లు తెలిపారు. ఏపీఎస్ ఆర్టీసీ ఆన్‌లైన్.ఇన్ ద్వారా ఆన్‌లైన్‌లో ముందుగా సీట్లు రిజర్వేషన్ చేసుకోవచ్చని చెప్పారు. శ్రీకాకుళం బస్ స్టేషన్‌లోని రిజర్వేషన్ కౌంటర్లోనూ టికెట్లు లభిస్తాయని తెలిపారు. పూర్తి వివరాలకు 7601038583, 7981449101, 9959225609 నంబర్లను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ ఎ. గంగరాజు, కండక్టర్ హైమవతి, ఆర్టీసీ ప్రతినిధి కె.సుమన్ పాల్గొన్నారు.

29న టిడ్కో ఇళ్లు అందజేత



టిడ్కో ఇళ్లను పరిశీలిస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు, మున్సిపల్ కమిషనర్

శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని పాత్రునివలసలో నిర్మించిన అర్బన్ లేఅవుట్ టిడ్కో ఇళ్లను ఈ నెల 29న రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సమక్షంలో లబ్ధిదారులకు అందించనున్నారు. ఈ నేపథ్యంలో గృహాల వద్ద మౌళిక సదుపాయాలను శ్రీకాకుళం వైఎస్సార్ సీపీ నేతలు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు మాట్లాడుతూ ఫేజ్-1లో భాగంగా కేటగిరీ-ఎ కింద 300 చదరపు అడుగుల్లో నిర్మించిన 480 ఇళ్లు, కేటగిరీ-బి కింద 365 చదరపు అడుగుల్లో నిర్మించిన 192 ఇళ్లు, కేటగిరీ-సి కింద 430 చదరపు అడుగుల్లో నిర్మించిన 608 ఇళ్లను లబ్ధిదారులకు అందించనున్నట్లు వివరించారు. ఫేజ్-2లో 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో 624 ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు ఇవ్వనున్నట్లు తెలిపారు. సిమెంట్ రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, 24 గంటల మంచినీటి సరఫరా తదితర మౌలిక సదుపాయాలు కల్పించామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ మెంటాడ పద్మావతి, కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు, పార్టీ నాయకులు సాధు వైకుంఠరావు, చల్లా శ్రీనివాస్, పొన్నాడ రుషి, పిల్లల నీలాద్రి, సీతాపతి, బైరి మురళీ, జడుగుల శ్రీను, నక్క రామరాజు, లావేటి శ్యామ్, తేజ, సీపాన రామారావు, కింజరాపు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

● ఈద్ ముబారక్

జిల్లాలో పవిత్ర రంజాన్ పండగను ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. శనివారం ఉదయమే మసీదుల వద్దకు చేరుకుని ఈదుల్ ఫితర్ నమాజులు నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పేదలకు దానధర్మాలు చేశారు. నెలరోజుల ఉపవాస దీక్షలు విరమించి కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాలతో గడిపారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు మాట్లాడుతూ ప్రవక్త బోధనలు ప్రతిఒక్కరూ తప్పక పాటించాలని కోరారు. శ్రీకాకుళం జామియా మసీదు, చంపామసీదులతో పాటు జిల్లావ్యాప్తంగా ఉన్న మసీదుల్లో సందడి వాతావరణం నెలకొంది.

– సాక్షి ఫొటోగ్రాఫర్, శ్రీకాకుళం



శ్రీకాకుళంలోని జామియా మసీదు వద్ద నమాజు చేస్తున్న చిన్నారి



చిన్నారుల ఆలింగనం



ప్రసంగిస్తున్న మతపెద్ద





నమాజు చేస్తున్న ముస్లింలు

తాగునీటి సమస్య రాకూడదు



పిరియా విజయ, జెడ్పీ చైర్‌పర్సన్


అరసవల్లి: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడా వేసవి తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు చర్యలు చేపట్టాలని జెడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజయ ఆదేశించారు. శనివారం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని జెడ్పీటీసీలు, సీఈవో ఆర్.వెంకట్రామన్, ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జెడ్పీటీసీలు వేసవి సమస్యలపై ప్రతిపాదనలను పంపించాలని కోరారు. వీటిని అధికారులు పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. 15వ ఆర్థిక సంఘ నిధులకు సంబంధించి పనులు పూర్తి చేయాలన్నారు. మంచినీటి సరఫరా పథకాలు, వాటర్ ట్యాంకులు, డైరెక్ట్ పంపింగ్, ఆర్వో ప్లాంట్స్, కమ్యూనిటీ ట్రీట్‌మెంట్ ప్లాంట్స్ తదితర పథకాల వినియోగంలో విద్యుత్ సరఫరా లోపాలు ఉంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని సూచించారు. అనంతరం జిల్లాలో జరుగుతున్న చేతి బోర్ల మరమ్మతుల డ్రైవ్‌పై సమీక్షించారు. కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్ఈ టి.శ్రీనివాసప్రసాద్, ఈఈ జాన్ బెన్‌హర్ తదితరులు పాల్గొన్నారు.

అద్భుతాల గుట్ట పాండవుల మెట్ట

చూసొద్దాం రండి

ఎత్తైన పర్వత ప్రాంతం. ఎటు చూసినా ప్రకృతి పరవశం. కనుచూపు మేర పచ్చదనం. అరుదైన ఔషధ మొక్కల వనం. ఓ వైపు టెక్కలి పట్టణం.. మరో వైపు సుదూరంగా కనిపించే సముద్ర తీరం. గ్రానైట్ నిక్షేపాలు.. సొరంగ బిళం.. ఇలా ఒకటేమిటి.. ఎన్నో ఎన్నెన్నో ప్రత్యేకతల సమాహారమే ఈ సుమంచ పర్వత పంచ పాండవుల మెట్ట. చూసేందుకు టెక్కలి మండలం భగవాన్‌పురం వరకు వెళ్లొద్దాం పదండి.

– టెక్కలి



టెక్కలి సమీపంలో సుమంచ పర్వత పంచ పాండవుల మెట్ట

పాతరాతి గుహలు..



మెట్టపై భీమసేనుడి గుహ


సహజ సిద్ధంగా ఏర్పాటైన పాతరాతి గుహల్ని ఇక్కడ చూడొచ్చు. విశాలంగా ఉండే గుహల పైభాగంలో ఉన్న ఖాళీల ద్వారా వచ్చే చల్లని గాలులు మనసుకు సాంత్వన చేకూరుస్తాయి. ఔషధ మొక్కలపై నుంచి వీచే గాలులు మనకు ఆరోగ్యం కూడా. మౌనంగా గంట సేపు ధ్యానం చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందనేది స్థానికంగా ఉండే స్వామీజీ మాట. మరో విషయం ఏమిటంటే ఆదిమమానవుడు రాతి గుహల్లో జీవనం ఎలా సాగించేవాడో కూడా చిన్నారులకు వివరించొచ్చు.

చరిత్ర ఏం చెబుతోంది..

త్రేతాయుగంలో రాముడు తన సైన్యంతో ఇక్కడకు వచ్చారని స్థలపురాణం. అలాగే ద్వాపర యుగంలో పాండవులు ఈ మెట్టపై విడిది చేయడంతో ఈ మెట్టకు సుమంచ పంచ పాండవుల మెట్టగా పేరు వచ్చినట్లు చెబుతారు. ఇక్కడ ఉన్న గుహలను నేటికీ భీముడు, నకుల సహదేవులు, కుంతీ, ధర్మరాజు, అర్జునుడు గుహలుగా పిలుస్తారు.

మూలికా వైద్యానికి నెలవుగా..

1950లో నేపాల్ రాజ వంశానికి చెందిన బాలకృష్ణానందా గిరిబాబా మహారాజ్ దేశ పర్యటనలో భాగంగా ఈ పాండవుల మెట్టకు చేరుకుని స్థిరపడ్డారు. ఆ తర్వాత ఎంతో మందికి వన మూలికలతో వైద్య సేవలు అందించారు. ఇదే మెట్టపై జీవ సమాధిగా మారినట్లు తన శిష్యుడు నిరంజనానంద గిరి బాబా చెప్పారు.



మెట్టపై ఔషధ వనం పైనుంచి ప్రకృతి గాలి వీచే మార్గం

సముద్ర తీరం వరకు సొరంగం!



పాండవుల మెట్ట పైనుంచి సొరంగ మార్గం ఉందని చూపుతున్న నిరంజనానంద గిరిబాబా

ఎత్తయిన కొండపై చదునుగా ఉండే ప్రదేశంలో ఓ నీటి చెలమ మనకు కనువిందు చేస్తుంది. ఎప్పుడూ నీటితో నిండి ఉండటం దీని ప్రత్యేకత. ఇందులో తూర్పు దిశగా సొరంగం ఉందని చెబుతారు. ఆ చెలమలో తూర్పు భాగంలో ఎంత పొడవైన వస్తువును పెట్టినా అది లోపలికి వెళుతూనే ఉండడం ఇక్కడ మనం ప్రత్యక్షంగా గమనించొచ్చు.

ఎక్కడ ఉంది

- టెక్కలి మండలం భగవాన్‌పురం సమీపంలో ఉంది
- శ్రీకాకుళం నుంచి 58 కిలో మీటర్లు
- బస్సు, ఆటో సదుపాయం ఉంది.
- ఆహారం మీ వెంట తీసుకెళ్లాలి. మంచినీరు అందుబాటులో ఉంటుంది.
- వాహనాలకు పార్కింగ్ సదుపాయం ఉంది.

క్యాంపస్ ఇంటర్వ్యూలు రేపు

ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం ఆర్ట్స్, కామర్స్ కళాశాలలో ఈ నెల 24న క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ సీహెచ్ఏ రాజేంద్రప్రసాద్ శనివారం తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన మైండ్ బ్రింక్ మీడియా పల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వహించే ఈ ఇంటర్వ్యూలకు ఎంజీఎంసీ, సోషల్ వర్క్, రూరల్ డెవలప్‌మెంట్, ఎంబీఏ విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. రీసెర్చ్ అనలిస్ట్ ఉద్యోగాలు కల్పించనున్నట్లు చెప్పారు. గ్రూప్ డిస్కషన్స్, పర్సనల్ ఇంటర్వ్యూ, హెచ్ఆర్ ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుందని, వార్షిక ప్యాకేజీ రూ.3.50 లక్షలని పేర్కొన్నారు.

విశాఖలో హింసించి.. కొవ్వాడలో కొట్టి చంపేశారు..

- మారికవలసకి చెందిన యువకుడి దారుణహత్య
- హత్యకు పాల్పడింది రౌడీషీటర్ సహా 10 మంది..
- ఓ కేసు విచారణలో నిందితుడే నోరుజారి దొరికేసిన వైనం
- రౌడీషీటర్ భార్యతో వివాహేతర సంబంధమే హత్యకు కారణం
- శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ సమీపంలో మృతదేహం వెలికితీత





మృతదేహం అవశేషాల్ని పరిశీలిస్తున్న పోలీసులు (ఇన్‌సెట్లో) మృతుడు శివ

రణస్థలం/ఎంవీపీకాలనీ:

మారికవలస ప్రాంతానికి చెందిన రిక్కా జగదీశ్వరావు(19) అలియాస్ శివ దారుణ హత్యకు గురయ్యాడు. తన యజమాని, రౌడీషీటర్ గుర్రాల సాయితో సహా 10 మంది ఈ దారుణానికి ఒడిగట్టారు. రెండు రోజుల పాటు చిత్రహింసలకు గురిచేసి.. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొవ్వాడ పంచాయతీ సమీపంలోని టెక్కలి రెవెన్యూ ప్రాంతంలో చంపి పూడ్చేశారు. మార్చి 4న ఈ సంఘటన జరగ్గా.. ఓ కేసు విచారణలో నిందితుడే హత్య ఉదంతం నోరుజారడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి ఎంవీపీకాలనీ సీఐ మల్లేశ్వరరావు తెలిపిన వివరాలివీ..

రిక్కా జగదీశ్వరావు అలియాస్ శివ సొంత గ్రామం తగరపువలస దగ్గర కొత్త చెరుగుబిల్లి. మారికవలసలో నివాసం ఉంటున్నాడు. సుమారు ఏడేళ్లుగా ప్రధాన నిందితుడు పతివాడ గౌరీ సాయి(గుర్రాల సాయి) వద్ద పనిచేస్తున్నాడు. సాయి బీచ్‌లో గుర్రాల సవారీ వ్యాపారంతో పాటు పెళ్లిళ్లకు గుర్రపు బండ్లను సరఫరా చేస్తుంటాడు. దీనికి సంబంధించిన పనులను శివ చూస్తుంటాడు. గుర్రాల సాయి ప్రస్తుతం పెదజాలరిపేటలో నివాసముంటున్నాడు. అతనిపై గతంలో పలు కేసులు ఉండగా.. 3వ పట్టణ పోలీసులు రౌడీషీట్ తెరిచారు. ఇటీవలే రౌడీషీట్ ఎంవీపీ పోలీసు స్టేషన్‌కు బదిలీ అయింది. అయితే శివ రౌడీషీటర్ సాయి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ వ్యవహారం సాయికి తెలియడంతో శివను హతమార్చాలని కొంతకాలంగా వేచిచూస్తున్నాడు. ఈ క్రమంలో మార్చి 3వ తేదీ రాత్రి పెదజాలరిపేట వద్ద సాయి శివను తీవ్రంగా కొట్టాడు. అనంతరం కొందరి యువకులతో కలిసి శివను గాజువాక తీసుకెళ్లాడు. అక్కడ మరికొందరితో కలిసి కొట్టించాడు. రాత్రి 11 గంటలకు తిరిగి శివను పెదజాలరిపేట తీసుకొచ్చారు. మార్చి 4వ తేదీ ఉదయాన్నే 7 గంటలకు గాజువాక నుంచి కొందరు యువకులు రాగా.. సాయితో కలిసి 10 మంది యువకులు శివను ఆటోలో రణస్థలం మండలం కొవ్వాడకు తీసుకెళ్లారు. కొవ్వాడ పంచాయతీ టెక్కలి రెవెన్యూలో సముద్రం ఒడ్డున ఉన్న జనసేన నేత బస్వ గోవింద రెడ్డి రొయ్యల చెరువు వద్దకు చేరుకున్నారు. అక్కడ అందరూ కలిసి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మద్యం సేవించారు. ప్లాన్ ప్రకారం సర్వే హద్దు రాయితో తలపై మోదడంతో శివ అక్కడికక్కడే చనిపోయాడు. ఆ తర్వాత గొయ్యిలో శివ మృతదేహాన్ని పూడ్చి విశాఖ చేరుకున్నారు.

నిందితుడే నేరాన్ని ఒప్పుకున్నాడు..



రౌడీషీటర్ సాయి (ప్రధాన నిందితుడు)

నిందితుడు సాయిపై పలు కేసులు ఉన్నాయి. ఐదు రోజుల కిందట టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఓ కేసు విషయంలో విచారిస్తుండగా ఈ హత్య గురించి పోలీసులకు చెప్పేశాడు. దీంతో వారు ఎంవీపీ పోలీసులను అప్రమత్తం చేశారు. ఈ నెల 20న పోలీసులు శివ ఇంటికి వెళ్లారు. శివ ఎన్ని రోజులుగా ఇంటికి రావడం లేదని అతని తల్లి లక్ష్మిని అడిగి హత్య విషయం చెప్పారు. అనంతరం పోలీసులు, క్లూస్ టీమ్‌తో నిందితుడిని తీసుకొని శనివారం కొవ్వాడ చేరుకున్నారు. అక్కడి తహసీల్దార్ సనపల కిరణ్‌కుమార్ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీశారు. అక్కడే వైద్యులతో మృతదేహానికి శవ పంచనామా నిర్వహించారు. సర్వే రాయిని స్వాధీనం చేసుకున్నారు. శివ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎంవీపీ పోలీసులు.. సాయిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మిగిలిన నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. సాయి భార్యతో శివకు వివాహేతర సంబంధం ఉన్న నేపథ్యంలో హత్య జరిగిందని చెప్పారు.

కొవ్వాడలోనే ఎందుకంటే..

కొచ్చెర్ల గ్రామానికి చెందిన రణస్థలం మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు బస్వ గోవిందరెడ్డి (గుర్రాలరెడ్డి)కి గుర్రాలు ఉన్నాయి. అతనికి సాయి గుర్రపు స్వారీలో తర్ఫీదు ఇచ్చాడు. దీంతో సాయి, శివకు ఆయనతో పరిచయాలు పెరిగాయి. ఇరువురూ నిత్యం గోవిందరెడ్డితో టచ్‌లో ఉంటారు. ఆ ప్రాంతంపై సాయికి పట్టు ఉండటంతో పాటు అక్కడికి ఎవరూ రారనే ధీమాతో శివను అక్కడే హత్య చేసి పూడ్చారని పోలీసులు చెబుతున్నారు. శివకు తల్లితో పాటు తమ్ముడు, చెల్లి ఉన్నారు. అతని తండ్రి శ్రీను 2017లో చనిపోయాడు. గతంలో కూడా ఎవరో శివను తీవ్రంగా కొట్టి ఇంటి వద్ద పడేశారని, దురలవాట్లకు బానిసయ్యాడని తల్లి తెలిపింది.

క్లుప్తంగా

ఆదిత్యలో పుస్తకావిష్కరణ

టెక్కలి: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన బీఎస్ అండ్ హెచ్ విభాగం హెచ్ఓడీ ప్రొఫెసర్ ఆర్.శాంతికుమార్ రచించిన 'అప్లికేషన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్' అనే పుస్తకాన్ని కళాశాల డైరెక్టర్ వి.వి. నాగేశ్వరరావు శనివారం ఆవిష్కరించారు. కృత్రిమ మేథ, మిషన్ లెర్నింగ్, బిగ్ డేటా అనాలసిస్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్‌లో నూతన ఆవిష్కరణలు చేసే వారికి ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడతుందని రచయిత పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, అధ్యాపకులు ఎ.లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.


నీలమణిదుర్గ ఉత్సవాలు ప్రారంభం



అమ్మవారికి పూజలు చేస్తున్న ఎమ్మెల్యే రెడ్డి శాంతి

పాతపట్నం: ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం నీలమణిదుర్గ అమ్మవారి 48వ మహోత్సవాలు శనివారం ఎమ్మెల్యే రెడ్డి శాంతి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఈవో వాసుదేవరావు, ఆలయ చైర్మన్ నూలు ఈశ్వరరావులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యేను ఆలయంలోకి ఆహ్వానం పలికారు. అనంతరం అమ్మవారికి ఆలయ చైర్మన్ నూలు ఈశ్వరరావు పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ నెల 30 వరకు ఉత్సవాలు కొనసాగుతాయని చైర్మన్ చెప్పారు. పూజా కార్యక్రమంలో విశ్రాంత ఆలయ ఈవో డకర రమణయ్య, వైస్ ఎంపీపీ సవిరిగాన ప్రదీప్, రజక సంఘ అధ్యక్షుడు జి.వెంకటరమణ, వైఎస్సార్ సీపీ నాయకులు కర్రి లక్ష్మీనారాయణ, పద్ద నేతాజీ, ఎస్.కృష్ణారావు, దువ్వారి జోగారావు, జి.రాము, ఎం.వరదరాజు తదితరులు పాల్గొన్నారు.

గుర్తు తెలియని మృతదేహం లభ్యం



వ్యక్తి మృతదేహం

కాశీబుగ్గ: పలాస రైల్వేస్టేషన్ ఆవరణలో శనివారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. సుమారు 50 నుంచి 60 ఏళ్ల కలిగి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. రైల్వే పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పలాస ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు.

విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు



కారు ఢీకొనడంతో విరిగిన స్తంభం

కాశీబుగ్గ: పలాస మండలం తర్లాకోట పంచాయతీ పరిధిలోని కాటమ్మతల్లి ఆలయం వద్ద శనివారం విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొట్టింది. గొప్పిలి నుంచి వస్తూ మలుపు వద్ద తిరుగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కారు డ్రైవర్‌తో పాటు బాలుడికి తీవ్రగాయాలు కావడంతో స్థానికుల పలాస ఆసుపత్రికి తరలించారు. కారు ఢీకొట్టిన ఘటనలో మెళియాపుట్టి, పలాసకు మధ్య హెవీలైన్ తెగిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పొలంలో తీగలు పడటంతో ప్రాణాపాయం తప్పింది. మెళియాపుట్టి సబ్‌స్టేషన్ సిబ్బంది వచ్చి సరఫరా నిలిపివేశారు.

బులియన్

విశాఖపట్నం	
బంగారం(24కే. 10గ్రా.)	60,820–00
బంగారం(22కే. 10గ్రా.)	55,750–00
వెండి (కిలో)	80,400–00

కోడిగుడ్ల ధరలు

హోల్‌సేల్ ధరలు (100 గుడ్లు)	
విశాఖపట్నం	రూ. 400.00
విజయనగరం	రూ. 404.00
శ్రీకాకుళం	రూ. 404.00

చికెన్

బ్రాయిలర్

లైవ్	డ్రెస్డ్	స్కిన్‌లెస్
₹115	₹200	₹ 210

విద్యార్థుల తల్లిదండ్రులకు..

అన్యాయం చేస్తారా?



టెక్కలి కంద్రవీధిలో విద్యార్థుల ప్రగతిని తెలుసుకుంటున్న విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్

- వేలాది రూపాయల జీతం తీసుకుని నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారు
- పలువురు ఉపాధ్యాయులపై ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఆగ్రహం
- టెక్కలి ఎంఈఓ, ముగ్గురు ఉపాధ్యాయులపై కఠిన చర్యలకు ఆదేశాలు

టెక్కలి: 'తాము పడుతున్న కష్టాలు పిల్లలు పడకూడదని తల్లిదండ్రులు కష్టపడి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు అప్పగిస్తుంటే మీరంతా వారికి అన్యాయం చేస్తున్నారు. వారు కట్టిన ట్యాక్స్‌లతో వేలాది రూపాయల జీతాలు తీసుకుంటూ కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఓ వైపు టోఫెల్ వంటి ప్రపంచ ప్రఖ్యాత గుర్తింపు కలిగిన సర్టిఫికెట్ కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే.. ఉపాధ్యాయులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు..' అంటూ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్‌ప్రకాశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం టెక్కలిలో పలువురు విద్యార్థుల ఇంటికి వెళ్లి వారి విద్యా ప్రగతిని తెలుసుకున్నారు. ముందుగా బీసీ కాలనీ వెళ్లి విద్యార్థుల కోసం ఆరా తీయగా ఎంఈఓ నాగభూషణ్ నుంచి సరైన సమాధానం రాకపోవడంపై మండిపడ్డారు. ఏయే పాఠశాలలో ఏయే ప్రాంతాల విద్యార్థులు చదువుతున్నారో తెలియకపోతే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అందరూ గాడిలో పడాలి..

టెక్కలి కంద్రవీధిలోని విద్యార్థుల ఇళ్లకు వెళ్లి గోరుముద్ద పథకం అమలుపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. స్థానిక ఒరియా పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న పద్మిని వర్క్‌బుక్‌లను పరిశీలించగా.. విద్యార్థిని రాసిన సమాధానాలను ఉపాధ్యాయులు చూడకపోవడంపై మండిపడ్డారు. మెయిన్ స్కూల్‌లో 5వ తరగతి చదువుతున్న తరుణ్‌కు ఈవీఎస్ పుస్తకం అందకపోవడం, గణితం పుస్తకంలో ఉపాధ్యాయులు ఎటువంటి లెక్కలు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ప్రగతిలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఒరియా పాఠశాలకు చెందిన శ్యామలాదేవి, మెయిన్‌స్కూల్‌కు చెందిన ఎ.సురేష్, రమణతో పాటు ఎంఈఓ నాగభూషణ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్‌జేడీ జ్యోతికుమారి, డీఈఓ తిరుమలచైతన్యను ఆదేశించారు. ఈ నలుగురిపై తీసుకునే చర్యలతో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులంతా సక్రమంగా పనిచేసేలా ఉండాలని స్పష్టం చేశారు. తూతూమంత్రంగా చర్యలు చేపడితే ఆర్‌జేడీ, డీఈఓలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. టెక్కలి మండలంలో అకడమిక్ వ్యవస్థ శూన్యంగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా కంద్రవీధి ఒరియా పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు తపస్వీ పనితీరును మెచ్చుకుంటూ ఆయనతో ఫొటోలు తీసుకుంటూ అభినందించారు.

జిల్లా అధికారులపై అసహనం..

జిల్లా విద్యా శాఖాధికారులపై ప్రిన్సిపల్ సెక్రటరీ అసహనం వ్యక్తం చేశారు. నిన్నటి వరకు డీఈఓగా పనిచేసిన గార పగడాలమ్మ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆరు నెలల ఇన్‌చార్జి బాధ్యతలు కేవలం టైమ్‌పాస్‌గా చేశారంటూ మండిపడ్డారు. కొత్త డీఈఓగా బాధ్యతలు తీసుకున్న తిరుమలచైతన్యను ఉద్దేశించి ప్రవీణ్‌ప్రకాష్ మాట్లాడుతూ.. చిత్తశుద్ధిగా పనిచేయాలనే భావన ఉంటేనే డీఈఓగా కొనసాగాలని, లేనిపక్షంలో పక్కకు తప్పుకోవాలన్నారు. దిగువ స్థాయి సిబ్బందితో మంచి అనిపించుకోవడం కాదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మంచి అనిపించుకోవాలని సూచించారు. ఇదే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయులు, అధికారులతో వచ్చే అకడమిక్ సంవత్సరం నుంచి ఏ విధంగా పనిచేయించాలో తనకు తెలుసని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీసీ ఆర్.జయప్రకాశ్, టెక్కలి సర్పంచ్ గొండేల సుజాత, టెక్కలి తహసీల్దారు బి.గిరిబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

406 మంది ఫొటోలు వాట్సాప్‌లో పంపించండి

టెక్కలి ఎంఈఓ నాగభూషణ్ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు హెచ్ఎంగా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య, అందులో కొంతమంది పేర్లు సక్రమంగా చెప్పకపోవడంపై ప్రవీణ్‌ప్రకాష్ మండిపడుతూ.. పాఠశాలలో ఉన్న మొత్తం 406 మంది విద్యార్థుల ఫొటోలను తన వాట్సాప్‌కు పంపించాలని ఆదేశించారు.

సుజల స్రవంతితో 70 వేల ఎకరాలకు సాగునీరు



మాట్లాడుతున్న స్పీకర్ తమ్మినేని సీతారాం

- స్పీకర్ తమ్మినేని సీతారాం వెల్లడి

పొందూరు: ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుతో జిల్లాలో 70 ఎకరాలకు సాగునీరు అందనుందని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. ఆమదాలవలసలోని ఓ ఫంక్షన్ హాల్‌లో శనివారం సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, వలంటీర్లు, గృహ సారథులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికే వరప్రదాయనిగా నిలుస్తుందన్నారు. సుజల స్రవంతితో జి.సిగడాం, ఎచ్చెర్ల, లావేరు మండలాల్లోని పంట భూములు పూర్తిస్థాయిలో సాగులోకి వస్తాయని చెప్పారు. బాహుదా–వంశధార–నాగావళి నదుల అనుసంధానం ద్వారా మడ్డువలస, నారాయణపురం కాలువల పరిధిలో ప్రతి సెంటుభూమికి సాగునీరు అందుతుందని తెలిపారు. మడ్డువలస కాలువ తండ్యాం, పొందూరు, రాపాక, కొంచాడ, కోటిపల్లి, వీఆర్‌గూడెం, బురిడికంచరాం, ధర్మపురం మీదుగా ఎచ్చెర్ల మండలానికి వెళ్తుందని చెప్పారు. మండలంలో 15 కిలోమీటర్ల మే ప్రవహిస్తూ ఎచ్చెర్ల మండలంలోని ఎస్ఎంపురం పెద్ద చెరువుకు, అరిణాం అక్కివలస నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుడుమూరు పెద్ద చెరువుకు కూడా మడ్డువలస కాలువ ద్వారా సాగునీరు పంపించనున్నామని వివరించారు. ఇందుకు అదనపు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. మడ్డువలస రెండో దశ పనులు పూర్తయితే సుమారు 13 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. లైదాం, తండ్యాం ఎత్తిపోతల పథకాలను పూర్తి చేశామని చెప్పారు. లోలుగు, తోలాపి తదితర గ్రామాల్లో ఎత్తి పోతల పథకాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ నెల 24న మండలంలో మడ్డువలస అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు, మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్, జెడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజయ తదితరులు హాజరుకానున్నారని చెప్పారు. ఇరిగేషన్ ఎస్ఈ సుధాకర్ మాట్లాడుతూ మడ్డువలస కాలువను విస్తరించి ఆయకట్టు పెంచేందుకు ప్రయత్నిస్తామని, రైతులు సహకరించాలని కోరారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవినాగ్, జెడ్పీటీసీ లోలుగు కాంతారావు, మండల పార్టీ కమిటీ కన్వీనర్ పప్పల రమేష్ కుమార్, పీఏసీఎస్ అధ్యక్షుడు కొంచాడ రమణమూర్తి, నాయకులు వండాన వెంకటరావు, గుడ్ల మోహన్, జేవీఆర్, అనకాపల్లి గోవింద తదితరులు పాల్గొన్నారు.

మూలపేట పోర్టుతో

జిల్లాకు ప్రత్యేక స్థానం

- మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు



మాట్లాడుతున్న మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు

మందస: శ్రీకాకుళం జిల్లా అంటే వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు ఉండేదని, మూలపేట పోర్టుతో దాదాపుగా ఈ నానుడికి శుభం కార్డు పడుతుందని రాష్ట్ర పశుసంవర్థక, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. మందస మండలం కొత్తపల్లిలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత పాలకుల హయాంలో జిల్లా ప్రజలు ఇతర రాష్ట్రాలు, దేశాలకు వలస వెళ్లిపోయేవారన్నారు. అటువంటి సమయంలో జిల్లాకు పరిశ్రమలు తీసుకురావాలనో, పోర్టులు నిర్మించాలనో నిర్ణయం తీసుకోలేదని ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక జిల్లా రూపురేఖలు మారుతున్నాయన్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో టీడీపీ నాయకులకు నిద్ర పట్టడంలేదన్నారు. శ్రీకాకుళం జిల్లాకు పదేళ్ల పాటు ఎంపీగా పని చేసిన కింజరాపు రామ్మోహన్నాయుడు చేసేందేమీలేదని మంత్రి అప్పలరాజు ధ్వజమెత్తారు. టీవీల్లో కనిపించడం, పేపర్లో ప్రకటనలకే పరిమితమయ్యారన్నారు. పోర్టు.. ఎన్నికల జిమ్మిక్కంటూ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎంపీ పదేళ్ల పాలనలో పలాస రైల్వేస్టేషన్‌కు స్టీల్ కుర్చీలు మాత్రమే ఏర్పాటు చేశారన్నారు. చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరిస్తున్నారే తప్ప ప్రజలకు ఒరిగిందేమీలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్ శనాపతి దివ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంపీపీ డొక్కరి దానయ్య, జెడ్పీటీసీ సవర చంద్రమ్మ, ఎంపీటీసీ కర్రి తిరుమల, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు అగ్గన్న సూర్యారావు, మండల కోఆప్షన్ సభ్యుడు యవ్వారి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యాపారి మృతి

ఇచ్ఛాపురం: జాతీయ రహదారిపై పాతటోల్ ప్లాజా వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యాపారి మృతి చెందాడు. కంచిలి మండలం ఎంఎస్‌పల్లికి చెందిన కొత్తకోట ఢిల్లేశ్వరరావు(57) అప్పడాలు, వడియాలు విక్రయిస్తూ సోంపేటలో నివాసం ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి బరంపురం వెళ్లి తిరిగి వస్తుండగా పాత టోల్ ప్లాజా వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే శ్రీకాకుళం తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుడి కుమారుడు సందీప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సమష్టిగా విజయం సాధిద్దాం



ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు కేక్ తినిపిస్తున్న మారీటైం బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి

టెక్కలి: వైఎస్సార్‌సీపీ కార్యకర్తలంతా సమష్టిగా పనిచేసి టెక్కలి నియోజకవర్గంలో విజయం సాధిద్దామని పార్టీ టెక్కలి నియోజకవర్గ పరిశీలకుడు, మారీటైం బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి అన్నారు. ఇటీవల టెక్కలి నియోజకవర్గంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన విజయవంతం కావడంతో శనివారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా టెక్కలి నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో అభివృద్ధి కోసం సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే మూలపేట పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ ప్రాంతం రూపు రేఖలు మార్చడమే కాకుండా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చేసిన కృషికి కృతజ్ఞతగా రానున్న ఎన్నికల్లో దువ్వాడ శ్రీనివాస్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం దువ్వాడ మాట్లాడుతూ దశాబ్దాలుగా టెక్కలి నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. ఎంతో మంది నాయకులు స్వార్థం కోసం ఈ ప్రాంతంలో ఓట్లతో అందలమెక్కారని గుర్తు చేశారు. సీఎం పర్యటన విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆట్ల సరోజనమ్మ, సర్పంచ్ గొండేల సుజాత, పీఏసీఎస్ చైర్‌పర్సన్లు పి.జనకమోహన్‌రావు, బి.మురళి, కె.జగన్నాయకులు, బి.మధు, వైఎస్సార్‌సీపీ నాయకులు టి.జానకిరామయ్య, చింతాడ గణపతి, యర్ర చక్రవర్తి, బి.హరి, డి.సిమ్మన్న, ఎం.గోపాలకృష్ణ, కె.ధర్మారావు, బి.హరి, జె.జయరాం, ధవళ కృష్ణ, కె.అజయ్, ఎస్.మోహన్, బి.తులసీరావు, ఎన్.సత్యరాజ్, వర్తక సంఘం అధ్యక్షుడు వి.గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు.

హెడ్ కానిస్టేబుల్ ఔదార్యం



సాధువులకు అన్న, వస్త్రాలను అందిస్తున్న రామారావు, క్లబ్ సభ్యులు

ఇచ్ఛాపురం రూరల్: స్థానిక హెడ్ కానిస్టేబుల్ తెలుకల రామారావు మరోసారి ఔదార్యం చాటుకున్నారు. ఇటీవల లొద్దపుట్టి హైవే బ్రిడ్జీ కింద వడదెబ్బతో మృతి చెందిన యాచకుని మృతదేహాన్ని రూరల్ పోలీసులతో కలసి ఖననం చేసిన విషయం విదితమే. శనివారం నాటికి దశ దిన ఖర్మ కావడంతో హెచ్‌సీ రామారావు అలయన్స్ క్లబ్ సభ్యులతో కలిసి ధనరాజ్ తులసమ్మ, పట్టణంలోని బస్టాండ్ కూడలి, స్వేచ్ఛావతి అమ్మవార్ల ఆలయం సమీపంలోని సాధువులు, యాచకులకు, పేదలకు ఆహార పొట్లాలతో పాటు నూతన వస్త్రాలు అందజేశారు. కార్యక్రమంలో అలయన్స్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు నరసింహమూర్తి, తిప్పన లక్ష్మణమూర్తి, పీఆర్‌ఓ దక్కత గోపీనాథ్, కోశాధికారి సత్యమ్మయ్య, ఉమాశంకర్, బాలా, బుజ్జి, భీష్మ, వాసు పాల్గొన్నారు.

కన్నీటి సంద్రం

- కుక్కల దాడిలో మృతి చెందిన చిన్నారి సాధ్వికశ్రీ అంత్యక్రియలు పూర్తి



రోదిస్తున్న తల్లిదండ్రులు, బంధువులు (ఇన్‌సెట్‌లో) సాధ్వికశ్రీ మృతదేహం

జి.సిగడాం: మెట్టవలసలో కుక్కల దాడిలో మృతిచెందిన 16 నెలల చిన్నారి సాధ్వికశ్రీ అంత్యక్రియలు శనివారం పూర్తయ్యాయి. తమ ముద్దుల చిన్నారి ఇక లేదని తెలిసి తల్లిదండ్రులు రోదించిన తీరు అక్కడివారిని కలచివేసింది. ఈ నెల 21న పైల రాంబాబు, రామలక్ష్మీ దంపతుల రెండో కుమార్తె సాధ్వికశ్రీ కుక్కల దాడిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. గ్రామస్తులంతా కలిసి చిన్నారి మృతిపై కేసు నమోదు చేసి పోస్టుమార్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు గ్రామానికి చేరుకుని వివరాలు స్వీకరించారు. అనంతరం రాజాం ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కుక్కల దాడిలో చిన్నారి మృతి చెందడం బాధాకరమని ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ అన్నారు. ఈ మేరకు ఫోన్ ద్వారా సంతాపం తెలియజేశారు. కుటుంబసభ్యులను అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.

ఆర్ట్, క్రాఫ్ట్ పీఈటీ సంఘ కార్యవర్గం ఎన్నిక

శ్రీకాకుళం న్యూకాలనీ: ఆర్ట్ క్రాఫ్ట్ వ్యాయామ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సమష్టిగా కృషి చేద్దామని సంఘ జిల్లా నూతన ప్రధాన కార్యదర్శి లోపింటి ఢిల్లేశ్వరరావు అన్నారు. శనివారం నగరంలోని బాపూజీ కళామందిర్‌లో జిల్లా ఆర్ట్ క్రాఫ్ట్ వ్యాయామ ఉపాధ్యాయుల విస్తృతస్థాయి సమావేశం, నూతన కార్యవర్గ ఎన్నిక నిర్వహించారు. సంఘ రాష్ట్ర అధ్యక్షురాలు సైకం శివకుమారిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ టీఎఫ్ రాష్ట్ర నాయకులు కణితి తేజేశ్వరరావు, తమ్మినేని చందనరావు, జిల్లా పీఈటీ సంఘ అధ్యక్షులు ఎం.వి.రమణ, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సాంబమూర్తి పర్యవేక్షణలో ఈ నూతన కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. సంఘ జిల్లా అధ్యక్షునిగా ఎర్ర సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా లోపింటి ఢిల్లేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆర్ట్, క్రాఫ్ట్, పీఈటీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేసేలా ఒత్తిడి తీసుకొస్తామని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ కె.శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి ఎస్వీ రమణ భరోసా ఇచ్చారు. జిల్లా హెచ్ఎంల అసోసియేషన్ కార్యదర్శి అధ్యక్షుడు పేడాడ దాలినాయుడు, ఆర్ట్ క్రాఫ్ట్ పీఈటీ సంఘ రాష్ట్ర ప్రతినిధులు బి.శంకరరావు, కల్పనా రెట్టపల్లి, ఎం.వి.రమణ, రవిచందు, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.

చందనసేవకు వేళాయె



- నేడే సింహాద్రి అప్పన్న చందనోత్సవం
- ఉదయం 4 గంటల నుంచి సర్వదర్శనం
- శోభాయమానంగా సింహగిరి

సింహాచలం: దుష్టసంహారానికి ఉగ్రరూపధారియైన నృసింహుడు భక్తుల అభీష్టం నెరవేర్చేందుకు అనేక చోట్ల స్వయంభువుగా వెలిశాడు. అలాంటి ప్రసిద్ధ క్షేత్రాలలో సింహగిరి ఒకటి. తూర్పు కనుమలలో ప్రకృతి సౌందర్యం నడుమ సింహాద్రిపై పశ్చిమాభిముఖుడైన శ్రీ వరాహ లక్ష్మీనృసింహుడు అశేష భక్తకోటికి ఇష్టదైవం. వైశాఖ శుద్ధ తదియ నాడు భక్తజనకోటికి నిజరూప దర్శనం అనుగ్రహిస్తాడు. చందనయాత్ర నాడు నిజరూపం దర్శనం వైకుంఠంలో లక్ష్మీనారాయణులను దర్శించినంత ఫలితమని క్షేత్ర మహత్మ్యం పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఆదివారం జరగనున్న చందనోత్సవానికి అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. తెల్లవారుజామున ఒంటి గంట నుంచి ఆలయ అర్చకులు వైదిక కార్యక్రమాలు ప్రారంభిస్తారు. స్వామివారిపై ఉన్న చందనాన్ని శాస్త్రోక్తంగా ఒలిచి నిజరూప భరితున్ని చేస్తారు. అనంతరం దేవస్థానం వంశపారం పర్య ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజుకి తొలిదర్శనం కల్పిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పట్టువస్త్రాలు సమర్పిస్తారు. టీటీడీ తరఫున సంప్రదాయ వస్త్రసమర్పణ ఉంటుంది. ఉదయం 4 నుంచి సర్వదర్శనం భక్తులకు అందజేస్తారు. రాత్రి 7 గంటల వరకే భక్తులను క్యూల్లోకి అనుమతిస్తారు. తరువాత క్యూ ప్రవేశ ద్వారాలు మూసివేసి అప్పటి వరకు క్యూల్లో ఉన్న భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పిస్తారు. రాత్రి 8.30 గంటల నుంచి పాంచరాత్ర ఆగమ శాస్త్ర పండితులు త్రిదండి చినజీయర్‌స్వామి పర్యవేక్షణలో స్వామికి సహస్ర ఘటాభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. సింహగిరిపై ఉన్న గంగధార వద్ద నుంచి శ్రీవైష్ణవ స్వాములు కలశాలతో నీటిని తీసుకురాగా స్వామికి అభిషేకం చేస్తారు. పంచామృతాభిషేకాలు నిర్వహిస్తారు. తదుపరి విశేష పూజలు నిర్వహించిన అనంతరం స్వామికి తొలివిడతగా మూడు మణుగుల చందనాన్ని సమర్పిస్తారు.



సహస్ర ఘటాభిషేకానికి కలశాలను సిద్ధం చేస్తున్న అర్చకులు

పకడ్బందీ ఏర్పాట్లు..

ఈసారి 1.50 లక్షల మంది భక్తులు వస్తారని జిల్లా యంత్రాంగం అంచనా వేసింది. సర్వదర్శనంతో పాటు రూ.300, రూ.1000 దర్శనం టికెట్లు, రూ.1500 వీపీ ఐపీల టికెట్లు అందుబాటులో ఉంచారు. తొలిసారిగా రూ.300, రూ.1000 టికెట్లు ఆన్‌లైన్‌లో విక్రయించారు. రూ.300 దర్శనం టికెట్లపై వేచ్చేవారికి కూడా వివిధ స్లాట్‌ల్లో దర్శన సమయాన్ని కేటాయించారు. విశాఖ కలెక్టర్ మల్లికార్జున, దేవస్థానం ఈవో త్రినాథరావు, జీవీఎంసీ, ఫైర్, ఆర్టీసీ, మెడికల్ అండ్ హెల్త్, పోలీస్, ఫైర్, రెవెన్యూ తదితర శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేశారు. కాగా విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ త్రివిక్రమ్ వర్మ ఆధ్వర్యంలో 1200 మందికి పైగా పోలీసులు చందనోత్సవం బందోబస్తు నిర్వహించనున్నారు.

చందనంలో సుగంధ ద్రవ్యాల మేళవింపు

చందనోత్సవాన్ని పురస్కరించుకుని వరాహ లక్ష్మీనృసింహస్వామికి సమర్పించే మూడు మణుగుల పచ్చిచందనంలో శనివారం దేవస్థానం అర్చకులు పలు రకాల సుగంధ ద్రవ్యాలను కలిపారు. ఈ చందనాన్ని ఆదివారం రాత్రి సహస్ర ఘటాభిషేకం అనంతరం స్వామికి సమర్పించనున్నారు.